# సాక్షి తూర్పుగోదావరి

సోమవారం । 28 । అక్టోబర్ । 2024






## నరసన్నకు రూ.50 వేల విరాళం

సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహ స్వామికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ వాస్తవ్యుడు పుల్లెపు త్రిమూర్తులు రూ.50 వేల విరాళం సమర్పించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆయనకు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.



## సత్యదేవుని నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం

అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి బొతులు వీర్రాఘవులు, సూర్యకుమారి దంపతులు (వడిశలేరు)రూ.1,00,116 విరాళాన్ని సమర్పించారు.

## తొలి అడుగుకు వేళాయె..



విద్యార్థి జీవితంలో అగ్ని పరీక్ష పదో తరగతి గట్టెక్కడం. ఈ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 8లో

## న్యూస్‌రీల్

### ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఫ్రీ సీట్లు కేటాయించాలి



ఆందోళన చేస్తున్న సత్తిబాబు తదితరులు

సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఫ్రీ సీట్లు కేటాయింపు జీవోను అమలు చేయాలని ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్తిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం రాజమహేంద్రవరం గోరక్షణ పేట కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం ఫ్రీ సీట్లు కేటాయించాలని జీవో విడుదల చేశారని. కొన్ని రాష్ట్రాలలో జీఓ అమలు జరుగుతుండగా మన రాష్ట్రంలో మూడు సంవత్సరాల నుంచి అడ్మిషన్లలో స్పష్టత లేదని తెలిపారు. డీఈవోలు సీట్ల కేటాయింపును తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తున్నప్పటికీ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. 24 జీవో ప్రకారం అమ్మ ఒడి పడే విద్యార్థులకు మినహాయింపు ఉందని స్కూల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయన్నారు. విద్యార్థులు ఫీజు కట్టాల్సిందేనని తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నాయని, అరికట్టాలని కోరారు. కార్యదర్శి సుధీర్, అంబేద్కర్, సంఘం నాయకులు రవి ,రాజ్ కుమార్,దేవి, కరీముల్లా, శ్రీనివాస్ పాల్గొన్నారు.

### ఫిట్‌నెస్‌పై అవగాహనకే ఫ్రీడమ్ రన్



రన్‌ను జెండా ఊపి ప్రారంభిస్తున్న శాంతానుదాస్

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): దేశవ్యాప్తంగా ఫిట్‌నెస్ సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నట్లు ఓఎన్‌జీసీ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసెట్‌మేనేజర్ శాంతానుదాస్ అన్నారు. 2020లో తొలిసారిగా ఫ్రీడమ్‌రన్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఓఎన్‌జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఆధ్వర్యంలో ×మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్‌×కు మద్దతుగా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ఓఎన్‌జీసీ బేస్‌కాంప్లెక్స్ వరకు ×ఫిట్ ఇండియా స్వచ్ఛతా ఫ్రీడమ్ రన్ 5.0 నిర్వహించారు. ఈ ఫ్రీడమ్ రన్‌ను అసెట్ మేనేజర్ శాంతానుదాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఓఎన్‌జీసీ ఉద్యోగులు, ఎస్‌పిఎఫ్ సిబ్బంది, విద్యార్థులు 400మంది ఫ్రీడమ్‌రన్‌లో పాల్గొన్నారు. శాంతానుదాస్ మాట్లాడుతూ రన్ 5వ ఎడిషన్ ఊబకాయం, సోమరితనం, ఒత్తిడి, ఆందోళన, వివిధ రుగ్మతల నుండి ×స్వేచ్ఛ సాధించడానికి వ్యక్తులను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఓఎన్‌జీసీ సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా, రాజమండ్రి అసెట్ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో, విద్యా సౌకర్యాలను నిర్మించడంలో, అభివృద్ధి చెందని ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు.

## మహిళను అవమానిస్తూ.. ఇదేం సంబడం?

- ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల 50 వసంతాల వేడుకలో దళిత మహిళకు అవమానం
- కందుకూరి వీరేశలింగం ఆశయాలకు ఇదేనా గుర్తింపు?
- హితకారిణి సమాజం మాజీ చైర్‌పర్సన్‌కి అందని ఆహ్వానం
- ఆహ్వాన పత్రికలో టీడీపీకి చెందిన మాజీలకు చోటు
- విద్యాలయాల్లో రాజకీయాలేమిటని వెల్లువెత్తుతున్న విమర్శలు

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందమా? స్వర్ణోత్సవాలు చేద్దామా? అని దివంగత సినీ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎప్పుడో వేసిన ప్రశ్నలు ఇప్పటి పరిస్థితులకూ అద్దం పడుతున్నాయి. స్త్రీ విద్యకోసం, ఆమె ఔన్నత్యం కోసం కృషి చేసిన కందుకూరి వీరేశలింగం స్థాపించిన విద్యాసంస్థ స్వర్ణోత్సవ వేళ ఓ దళిత మహిళకు జరిగిన అవమానం ఆ ప్రశ్నలను మరోసారి జ్ఞప్తికి తెస్తోంది. కందుకూరి విద్యాసంస్థలు ప్రభుత్వంలో విలీనం కావడానికి కారకులైన హితకారిణి సమాజం మాజీ చైర్‌పర్సన్ కాశీ బాలమునికుమారిని ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాలకు కనీసం ఆహ్వానించకుండా నిర్వాహకులు తమ రాజకీయ పక్షపాతాన్ని బయటపెట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఇప్పుడు కందుకూరిని స్మరించుకోవడానికి ఆయన జయంతి కాదు. ఆయన వర్ధంతి కాదు. కాని ఆయన స్థాపించిన విద్యాసంస్థలలో ఒకటైన ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల 50 వసంతాల పండగ జరుపుకుంటోంది. 1972లో శ్రీ కందుకూరి వీరేశలింగం ఆస్తిక కళాశాలను అప్పటి హితకారిణి సమాజ కార్యదర్శి మేడూరి సత్యనారాయణ స్థాపించారు. ఈ కళాశాల బీకాం, బీఏ అందించే సహ విద్యా కళాశాలగా ప్రారంభమైంది. 1972లో కళాశాల ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. 1974లో బీకాం ఇంగ్లిష్ మీడియం, బీఏ ఇంగ్లిషు మీడియం మొదలైంది. 1984 సంవత్సరంలో బీఎస్‌సీ కోర్సు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత తెలుగు, ఇంగ్లిషు మాధ్యమాల్లో బీఏకి, ఇంగ్లిషు మాధ్యమంలో బీఎస్సీకి విస్తరించారు. 1980-81 నుంచి ఆంగ్ల , తెలుగు మాధ్యమాలలో బీఏ, బీఎస్సీ తరగతులలో గణాంకాలు ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా అందిస్తున్నారు. 2012లో కొత్తగా స్థాపించిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం , రాజమహేంద్రవరం అధికార పరిధిలోకి ఈ కళాశాల వచ్చింది. ఇదీ క్లుప్తంగా సోమవారం స్వర్ణోత్సవం జరుపుకుంటున్న ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల ప్రస్థానం.

### ప్రభుత్వంలో విలీనం

కందుకూరి స్థాపించిన విద్యాసంస్థలు ఒడిదొడుకులకు లోనవుతుంటే ఆయన రాసిన వీలునామా ప్రకారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కందుకూరి విద్యాసంస్థలను 13 జూలై 2022లో స్వాధీనం చేసుకుని ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రస్తుతం దీనిని ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా పిలుస్తున్నారు. వీటీ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, వీటీ తెలుగు మీడియం స్కూల్, ఎస్ఆర్‌కే మహిళా కళాశాలను, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేయడంతో కందుకూరి ఆశయాలను పరిరక్షించే విధంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నా రు. హితకారిణి సమాజాన్ని 1988వ సంవత్సరంలో ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ అధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి అన్ని విద్యాసంస్థలు సహాయ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ పరిధిలో ఉన్నాయి.



మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న మునికుమారి

### విలీనం వెనుక హితకారిణి సమాజం చైర్‌పర్సన్ కృషి

ఎస్‌కేవీటీ కళాశాలలో జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్న వారి బాధను చూసి అప్పటి హితకారిణి సమాజం చైర్‌పర్సన్ కాశీ బాల మునికుమారి అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. కళాశాల ఉపాధ్యాయుల పరిస్థితి తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి పూర్వపరాలను న్యాయ నిపుణులతో చర్చించి కందుకూరి వీలునామా ప్రకారం కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇంతకృషి చేసిన హితకారిణి సమాజం మాజీ చైర్‌పర్సన్‌కి ఆహ్వానం అందకపోవడం విచిత్రం. అంతేకాకుండా ఆహ్వాన పత్రికలో మాజీ చైర్మన్ల పేర్లను ముద్రించిన ఆహ్వాన సంఘం ఒక దళిత చైర్‌పర్సన్ పేరును ముద్రించకపోవడంతో ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్వాన పత్రికలో మాజీ చైర్మన్లు చెరుకూరి వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, చల్లా శంకరరావు, బుడ్డిగ శ్రీనివాస్, యాళ్ల ప్రదీప్ సుకుమార్ పేర్లను ముద్రించారు. వీరందరూ టీడీపీకి చెందిన వారు కావడం గమనార్హం.



ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల

### స్వర్ణోత్సవాలలో రాజకీయాలు..

జీతాలు రాక అన్‌ఎయిడెడ్ ఉపాధ్యాయులుగా అనేక ఇబ్బందులు పడ్డ ఉపాధ్యాయులు నేడు ప్రభుత్వంలో విలీనం అయిన తరువాత ఉద్యోగ భద్రత పొందడంతో పాటు మంచి జీతం తీసుకుంటున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ప్రభుత్వంలో విలీనం చేయడంతో నేడు వీరందరూ ఆనందంగా ఉన్నారు. వీటికి కారణమైన వ్యక్తులను ప్రస్తుతం విస్మరించడం అందరిని బాధకు గురి చేస్తోంది. కందుకూరి స్థాపించిన హితకారిణి సమాజం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయాలనే సదుద్దేశంతో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దళిత మహిళను హితకారిణి సమాజం చైర్‌పర్సన్‌గా చేశారు. అంతే కాకుండా కందుకూరి ఆశయాలు అందరికీ తెలియడం కోసం మూడు జిల్లాలకు చెందిన వారిని బోర్డు మెంబర్లుగా వేశారు. కేవలం రాజకీయ కారణంతోనే ఆహ్వాన పత్రంలో ఆమె పేరును ముద్రించలేదని, స్వర్ణోత్సవ వేళ ఈ విధంగా దళిత మహిళను అవమానించడం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

### ఇక్కడ చదివిన వారందరూ గొప్ప నాయకులు

ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో చదివిన వారందరూ గొప్ప గొప్ప నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ రంగానికి సంబంధించిన వారు కావడం విశేషం. రాజకీయ నాయకులలో జక్కంపూడి రామ్మోహనరావు, కందుల దుర్గేష్, సోము వీర్రాజు, బుచ్చయ్య చౌదరి, జక్కంపూడి గణేష్ తదితరులు కాగా భాస్కర భట్ల, రఘుకుంచే సినీ రంగానికి చెందినవారు. రత్నాప్లాస్టిక్ అధినేత ఏవీ రాఘవరావు, లైయిన్ బీవీఆర్‌కే రెడ్డి తదితరులు వ్యాపారవేత్తలు కాగా, ఆచంట సతీష్ బ్రదర్స్ స్పోర్ట్స్ పర్సన్స్ అయ్యారు.

### పిలవకపోవడం బాధ అనిపించింది



2022 నుంచి 2023 జనవరి వరకు హితకారిణి సమాజం చైర్‌పర్సన్‌గా విధులు నిర్వర్తించాను. కళాశాలలో జీతాలు లేక పస్తులుంటున్న ఉపాధ్యాయుల బాధను చూసి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తెలియజేశాను. ఆయన వెంటనే స్పందించి కందుకూరి వీలునామా ప్రకారం ప్రభుత్వంలో విలీనం చేశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని, చైర్‌పర్సన్‌గా చేసిన నన్ను కనీసం గుర్తించకపోవడం బాధ కలిగించింది. గతంలో చేసిన మాజీ చైర్మన్ పేర్లను ఆహ్వాన పత్రికలో ముద్రించి నా పేరు లేకుండా చేయడం విస్మయం కల్గించింది.

– కాశీ బాల మునికుమారి, హితకారిణి సమాజం మాజీ చైర్‌పర్సన్



ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ప్రచురించిన టీడీపీ నేతల పేర్లు

### ఈ కళాశాలకు ఎప్పటికీ రుణగ్రస్తులమే..



యుగ పురుషుడు వీరేశం లింగం పంతులు ఆశయాలకనుగుణంగా నడుస్తూ వేలమంది శిష్యరత్నాలను సమాజానికి అందించిన ఎస్.కె. వి.టి. డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న శుభ తరుణంలో ఆ చదువులమ్మ చల్లని నీడలో నేను కూడా ఒకడిగా చదువుకున్నందుకు గర్విస్తున్నాను. డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులు డాక్టర్ పి.వి.బి.సంజీవరావు ప్రోత్సాహంతో స్పెషల్ తెలుగులో డిగ్రీ పొంది 2002 డీఎస్సీ ద్వారా తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందాను. నేడు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు సంఘానికి జిల్లా అధ్యక్షుడ్ కొనసాగుతున్నాను. ఈ కళాశాలలో చదువుకున్న నా సహచరులందరూ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మేమందరం ఈ కళాశాలకు ఎప్పటికీ రుణపడే ఉంటాం.

– పెరువలి ఏసుబాబు, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు

### మరచిపోవడం బాధాకరం



హితకారిణి సమాజం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. చైర్‌పర్సన్ మునికుమారిని విస్మరించడం బాధాకరం. ఆమె హయాంలో కళాశాల విలీనం జరిగింది. అటువంటిది ఆమెను ఆహ్వానించక పోవడం చాలా సరికాదు.

– దూనబోయిన అరుణకుమారి, హితకారిణి సమాజం బోర్డు సభ్యురాలు

## సమస్య పరిష్కారానికి చర్యలు

- గుమ్మళ్లదొడ్డిలో జల, శబ్ద, వాయు కాలుష్యాలపై నివేదిక
- కలెక్టర్ ప్రశాంతి

గోకవరం: గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ వల్ల గుమ్మళ్లదొడ్డి, పరిసర ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో వాస్తవంగా తెలుసుకోవడానికి క్షేత్ర పరిశీలన చేశామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. ఆదివారం గ్రామంలో సమన్వయ శాఖల అధికారులు, గ్రామస్తులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి సంభాషించి సమస్య వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అస్సాగో ఇథనాల్ పరిశ్రమను గ్రామస్తుల సమక్షంలో అధికారుల బృందం సంయుక్తంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తుందన్నారు. ఆ మేరకు అధికారులతో కలిసి గ్రామస్తులు తరఫున ప్రతినిధుల బృందం ముందుకు రావాలని కోరారు. పరిశ్రమలు, పర్యావరణ, రెవెన్యూ, ఏపీఐఐసీలతో కూడిన అధికారులు బృందం గ్రామస్తులతో కూడి సంయుక్తంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అధికారులు ఇక్కడే ఉండి కంపెనీ నుంచి విడుదల అయ్యే జల, శబ్ద, వాయు కాలుష్యాల పరిస్థితులపై నివేదిక తయారు చేస్తారని పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ అమలు చేయనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కోసం అధికారుల బృందంలో పరిశ్రమల సహాయ సంచాలకుడు పి.ప్రదీప్ కుమార్, ఫ్యాక్టరీస్ తనిఖీ విభాగం తరపున డిప్యూటి చీఫ్ ఇంజినీర్ ఆర్.త్రినాథ్, శేఖర్, జిల్లా అధికారి జి.స్వాతి, పర్యావరణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకరరావు అధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కంపెనీలో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం కోసం గ్రామస్తులు చందాసి చిన్నబాబు, బులా అబ్బులు, రెడ్డి నారాయణ, పెద్ది నాగలక్ష్మి, ఏ.కృష్ణప్రసాద్ హాజరు కాగా, అస్సాగో ప్లాంట్ ఇన్చార్జి వి.కే.శుక్లా, జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) శివరామ్‌లు ఉత్పత్తి అయ్యే విధానాన్ని వివరించారు. ప్రస్తుతం బియ్యం నూకలను ఉపయోగించి మాత్రమే ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. ఆపరేషన్ తీరును, విడుదల అయ్యే వాయు , శబ్ద కాలుష్య తదితర అంశాలను గ్రామస్తులకు వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు, ఇన్చార్జి డిఎస్పీ దేవ కుమార్, సహాయ సంచాలకులు పి ప్రదీప్‌కుమార్, ఫ్యాక్టరీస్ తనిఖీ విభాగం తరపున డిప్యూటి చీఫ్ ఇంజనీర్ ఆర్. త్రినాథ్, శేఖర్, జిల్లా అధికారి జి.స్వాతి, పర్యావరణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకరరావు పాల్గొన్నారు.



గుమ్మళ్లదొడ్డిలో గ్రామస్తులతో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రశాంతి

### అర్ధరాత్రి ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మరోతి శివగణేష్, సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేలు స్థానిక రామాలయం వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో ఏఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని రామాలయం తలుపులు తెరిచి వారిని అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

## సత్యదీక్షలు ప్రారంభం

అన్నవరం: రత్నగిరిపై సత్యదీక్షలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి జన్మనక్షత్రం ×మఖ×, ఏకాదశి పర్వదినం కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పసుపు వస్త్రాలు ధరించి తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చక స్వాములు చిట్టిం గోపీ, దత్తాత్రేయశర్మ చేతుల మీదుగా తులసి మాలలు వేయించుకుని సత్యదీక్షలు చేపట్టారు. రత్నగిరిపై సత్యదేవుని ఆలయం వద్ద, కొండ దిగువన నేరేళ్లమ్మ, వినాయకుని ఆలయాల వద్ద సుమారు 500 మంది స్థానిక భక్తులు సత్యదీక్షలు చేపట్టారు. జగ్గంపేట నియోజకవర్గంలో, అడ్డతీగలలోని ఏజెన్సీ ప్రాంతంలో మరో వేయి మంది గిరిజనులు జిల్లా వ్యాప్తంగా ఈ దీక్షలు స్వీకరించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. 27 రోజుల పాటు దీక్ష కొనసాగించి నవంబర్ 23వ తేదీన సత్యదేవుని సన్నిధిన దీక్ష విరమించనున్నారు. కాగా, ఇంటివద్ద పీఠం పెట్టే అవకాశం లేని భక్తుల కోసం దేవస్థానం కళావేదిక మీద పీఠం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉదయం, రాత్రి జరిగే పూజలలో సత్యదీక్ష స్వాములు పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు. ఈ పీఠం ఏర్పాటు కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కే రామచంద్రమోహన్ పాల్గొన్నారు.

## నిరసన జ్వాల



కాకినాడలో నిరసనలు తెలుపుతున్న గ్రేడ్ -1 ఏఎన్‌ఎంలు

- ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం
- వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది ఆందోళనలు
- అయినా పట్టించుకోని పాలకులు

అలమూరు: ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం సేవలు అందించే వైద్య, ఆరోగ్య సిబ్బందిలో అసంతృప్తి జ్వాల రగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

### ఆందోళన బాట

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, నేషనల్ హెల్త్ మిషన్‌లో ఒప్పదం ఉద్యోగులుగా పనిచేస్తున్న గ్రేడ్-2 ఏఎన్ఎం, జీఎన్ఎంగా శిక్షణ పొంది వెనక్కి వచ్చిన గ్రామ సచివాలయ ఏఎన్ఎంలు తమ గళాన్ని విప్పుతున్నారు. వైద్య,ఆరోగ్యశాఖలో ఇచ్చిన హామీలకు గ్రహణం పడటంతో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఆగ్రహం చెంది ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.

### ఎన్నికల సమయంలో హామీల వర్షం

అధికారంలోకి రావడం కోసం ఎన్నికల సమయలో కూటమి నాయకులు వైద్య, ఆరోగ్య సిబ్బందికి అనేక హామీలు ఇచ్చి, నెరవేరుస్తామని వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఇప్పటి వరకూ పెదవి విప్పడం లేదు. దీంతో విసిగిపోయిన వైద్య, ఆరోగ్య సిబ్బంది నిరసనలు చేపట్టారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండు చేస్తున్నారు.

### కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరసన

ఎన్నికల హామీలను నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని ఉమ్మడి జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి తొమ్మిది వరకూ విధులు నిర్వహిస్తూనే మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు తెలిపారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల 21న రాష్ట్ర సీహెచ్‌ఓ సమాఖ్య పిలుపు మేరకు చలో విజయవాడ పేరుతో అక్కడకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలందరికీ అంకిత భావంతో సేవలను అందిస్తున్నా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పనిచేస్తున్న 1,428 మందికి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు వినతి పత్రం అందించారు.

### పదోన్నతులు కల్పించాలని..

దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రేడ్ 2 ఏఎన్ఎంలు కోరుతున్నారు. రాష్ట్ర ఎన్‌హెచ్‌ఎం అసోసియేషన్ ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడో సోమవారం ఆయా జిల్లాల కలెక్టరేట్‌లో విజ్ఞాపన పత్రాలను అందజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తవుతున్నా తమ సమస్యలపై స్పందించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నేషనల్ హెల్త్ మెషీన్‌లో 16 ఏళ్ల నుంచి చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్న తమను రెగ్యులర్ చేసి, గ్రేడ్ -1 ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 21న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 157 మంది గ్రేడ్ 2 ఏఎన్ఎంలు కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం రూపంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అక్కడే ఉన్న జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఒకరు గ్రేడ్ - 2 ఏఎన్ఎంలను ఉద్దేశించి వీరెవ్వరూ తమకు తెలియదంటూ వ్యాఖ్యానించడంతో కార్యాలయం బయటకు వచ్చి నిరసనలు జరిపారు. రీడిప్లమెంట్ పేరిట గ్రేడ్ 2 ఏఎన్ఎంలను ఇష్టానుసారం బదిలీలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్సీహెచ్ పోర్టల్‌లో తాము అందిస్తున్న సేవలకు ఇచ్చే పారితోషికాన్ని ఇతర ఉద్యోగులకు జమ చేయడం ఎంత వరకూ సమంజమని ప్రశ్నించారు.




సమస్యలపై విజయవాడలో ధర్నా చేస్తున్న సీహెచ్ఓలు

### జీఎన్ఎంల పరిస్థితి ఏమిటి?

గత ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 264 మంది గ్రామ మహిళ ఆరోగ్య సంరక్షణ కార్యదర్శులను విద్యార్హతల ఆధారంగా జీఎన్ఎం శిక్షణకు పంపించింది. శిక్షణ పూర్తయిన తరువాత ప్రభుత్వ, ఏరియా ఆస్పత్రుల్లో జీఎన్ఎంలుగా పోస్టింగ్ ఇస్తామని హామీ ఇచ్చింది. రెండేళ్ల పాటు శిక్షణ పొందడంతో పాటు అదనంగా ఆరు నెలల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను అందించారు. శిక్షణ పొందే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అప్పటి ప్రభుత్వం జీఎన్ఎం పోస్టింగ్ ఇవ్వలేకపోయింది. కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది. అహర్నిశలు శ్రమించి శిక్షణ పొందిన జీఎన్ఎంలను తిరిగి ఏఎన్ఎంలుగా పనిచేసుకోవాలంటూ నాలుగు నెలల తరువాత సొంత ప్రాంతాలకు పంపించి, వారికి తీవ్ర అన్యాయం చేసింది.

### సీహెచ్‌వోల డిమాండ్లు

- కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నేషనల్ హెల్త్ మిషన్‌లో పని చేస్తున్న సీహెచ్ఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
- నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల మాదిరిగా వేతనాలను అందించి టీఏ, డీఏ బిల్లులు చెల్లించాలి.
- రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.25 వేల వేతనానికి అదనంగా రూ.15 వేల పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ కలిపి ఒక్కొక్క ఉద్యోగికి రూ.40 వేలు అందించాలి.
- పెండింగ్‌లో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విద్యుత్ బిల్లులు, అద్దె బకాయిలు సత్వరమే విడుదల చేయాలి.
- ప్రావిడెంట్ ఫండ్‌ను పునరుద్ధరించి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి.
- ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను శుభ్రపర్చడం కోసం కంటిజెంట్ వర్కర్‌ను నియమించుకునేందుకు నెలకు రూ.మూడు వేలు కేటాయించాలి.



కాకినాడ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న శిక్షణ పొందిన జీఎన్ఎం

### ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు

వైద్య,ఆరోగ్య శాఖలోని ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర కమిషనరేట్ దృష్టిలోకి తీసుకువెళతామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయాల ప్రతినిధులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న సీహెచ్ఓలు, అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న గ్రేడ్-2 ఏఎన్ఎంలు సమస్యలపై నివేదిక రూపొందించామన్నారు. శిక్షణ పొందిన జీఎన్ఎంల సమస్య ప్రభుత్వ దృష్టిలో ఉందన్నారు.

### కాంట్రాక్ట్ గ్రేడ్ -2 ఏఎన్ఎంల డిమాండ్లు

- సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు సమాన పనికి సమాన వేతనం అందించాలి.
- గ్రేడ్-2 ఏఎన్ఎంలకు గ్రేడ్ - 1గా పదోన్నతి కల్పించి రెగ్యులర్ చేయాలి.
- రీడిప్లమెంట్ పేరిట అధికారుల వేధింపులు, బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలి.

## క్లుప్తంగా

### అంతర్ జిల్లా టెన్నిస్ పోటీలకు సర్వం సిద్ధం

ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకులు



టెన్నిస్ కోర్టులను పరిశీలిస్తున్న రాష్ట్ర పరిశీలకులు బాబు, వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు

**నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ):** పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 విభాగాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఎస్‌జీఎఫ్ఐ అంతర్ జిల్లాల లాన్ టెన్నిస్ పోటీల ఏర్పాట్లను రాష్ట్ర ఎస్‌జీఎఫ్ఐ పరిశీలకులు ఆదివారం పరిశీలించారు. కడప నుంచి ఎస్కే బాబు, నెల్లూరు నుంచి వెంకట సుబ్బయ్య బృందం పోటీల నిర్వహణకు ఏర్పాటు చేసిన వివిధ కమిటీల వివరాలను జిల్లా ఎస్‌జీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి జార్జిని అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా వసతి, భోజన, పోటీల నిర్వహణ డ్రా, తాగునీరు, ప్రథమ చికిత్స తదితర అంశాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వారు డీఎస్ఏలోని లాన్ టెన్నిస్ కోర్టులను పరిశీలించారు. వారి వెంట జిల్లా ఎస్‌జీఎఫ్ఐ సంయుక్త కార్యదర్శులు సునీల్, పరశురాం, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు రవిరాజు, కార్యదర్శి నూకరాజు ఉన్నారు.

### రాష్ట్రస్థాయి ఖోఖో విజేత తూర్పు



విజేతగా నిలిచిన ఖోఖో తూర్పు గోదావరి జిల్లా బాలికల జట్టు

**నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ):** చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగిన అంతర్ జిల్లాల ఖోఖో పోటీలలో తూర్పుగోదావరి జిల్లా బాలికల జట్టు ప్రతిభను పరచి ప్రథమస్థానంలో నిలిచింది. ఫైనల్స్‌లో శ్రీకాకుళం జట్టుపై రెండు పాయింట్ల ఆధిక్యంతో విజయం కైవసం చేసుకుంది. దీంతో వరుసగా రెండోసారి రాష్ట్రస్థాయిలో విజయం సాధించిన జట్టుగా తూర్పుగోదావరి జిల్లా జట్టు నిలిచింది. జట్టుకు కోచ్, మేనేజర్లుగా పీడీలు పట్టాభి, వాసు వ్యవహరించారు. కాగా రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన డి.నందిని, డి.సత్య, జి.పావని, ఎస్.సుహాసినిలను జాతీయ పోటీలకు ఎంపిక చేసినట్టు సెలక్టర్లు తెలిపారు.

# తొలి అడుగుకు వేళాయె..

- పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
- అపరాధ రుసుము లేకుండా వచ్చేనెల 11 వరకు గడువు
- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం



**రాయవరం:** విద్యార్థి జీవితంలో తొలి పరీక్ష పదో తరగతి గట్టెక్కడం. ఈ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న రెగ్యులర్/ఫెయిల్ అయిన అభ్యర్థులు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పరీక్ష ఫీజు చెల్లింపు వివరాలు ఇలా..

అపరాధ రుసుం లేకుండా వచ్చే నెల 11వ తేదీ లోగా పదో తరగతి పరీక్ష ఫీజు అపరాధ రుసుం లేకుండా చెల్లించుకోవచ్చు. ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు నవంబరు 11వ తేదీలోగా నామినల్ రోల్స్ పూర్తి చేసిన తర్వాత స్కూల్ లాగిన్‌లోని లింక్ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీఎఫ్ఎంఎస్ ద్వారా కాని, చలానా ద్వారా కాని పరీక్ష ఫీజు చెల్లిస్తే నిరుపయోగమవుతుంది. మాన్యువల్ నామినల్ రోల్స్ (ఎంఎన్ఆర్) నేరుగా సంబంధిత డీఈవో కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. వచ్చేనెల 12 నుంచి 18వ తేదీలోగా రూ.50 అపరాధ రుసుంతో ఫీజు చెల్లించవచ్చు. 19నుంచి 25వ తేదీ లోగా రూ.200 అపరాధ రుసుంతో చెల్లించేందుకు అవకాశం ఉంది. ఇక 26 నుంచి 30వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుంతో ఫీజును చెల్లించవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రికగ్నిషన్ పెండింగ్ ఉన్న పాఠశాలల ఆన్‌లైన్ లాగిన్లను ఎనేబుల్ కాలేదు. రికగ్నిషన్ పెండింగ్ ప్రక్రియను పూర్తి చేసుకున్న పాఠశాలలు సంబంధిత డీఈవో కార్యాలయంలో సంప్రదించి, లాగిన్‌ను ఎనేబుల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కాగా పైన పేర్కొన్న తేదీల్లో ఏవైనా సాధారణ సెలవు దినాలుంటే తర్వాత పనిదినం రోజున కూడా ఫీజు చెల్లించుకోవడానికి అనుమతిస్తున్నారు.

**పరీక్ష ఫీజు ఇలా**

రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాలని, ఫెయిలైన అభ్యర్థులు మూడు లేదా అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ.110, మూడు లేదా అంతకన్న ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులు, ఎస్ఎస్‌సీ పరీక్ష ఫీజు రూ.125కు అదనంగా మరో రూ.60 చెల్లించాలని ఆయన సూచించారు. తక్కువ వయసున్న విద్యార్థులు (అండర్ ఏజ్ స్టూడెంట్స్) ఫీజుగా రూ.300 చెల్లించాలి. చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ (సీడబ్ల్యుఎస్ఎన్) విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించనవసరం లేదు. సదరమ్ సర్టిఫికేట్ లేని వారు సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం పంపించిన ఫార్మాట్‌లో సివిల్ సర్జన్ వైద్యుడు ధృవీకరించి సబ్మిట్ చేసే వీలును ప్రభుత్వం కల్పించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు www.bre.ap.gov.in వెబ్‌సైట్ నందు అందుబాటులో ఉన్నాయి. పూర్తి చేసిన దరఖాస్తులు అన్నీ ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయాల్సి ఉంది.

### హెచ్‌ఎంలే బాధ్యత వహించాలి



నామినల్ రోల్స్ సబ్మిట్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలి. చిన్న తప్పు దొర్లినా సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నామినల్ రోల్స్‌ను ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని మాత్రమే సబ్మిట్ చేయాలి.

– ఎస్.సురేష్, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, అమలాపురం

### అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు



పదో తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. ఎక్కడైనా అధికంగా వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫీజు చెల్లింపు సమయంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సూచించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

– జి.నాగమణి, ఆర్‌జేడీ, కాకినాడ

### అగ్ని ప్రమాదంలో ఐదు తాటాకిళ్లు దగ్ధం



అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన తాటాకిల్లు

**పెదపూడి:** ఏపీత్రయం గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించి ఐదు తాటాకిళ్లు దగ్ధమై ఐదు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. తహసీల్దార్ పీవీ సీతాపతిరావు మాట్లాడుతూ గ్రామంలో దుర్గాదేవి ఆలయ సమీపంలోని కాలనీల బాధితులు విప్పర్తి విజయ్‌కుమార్, విప్పర్తి రాంబాబు, మంచిమ్మ సుబ్బలక్ష్మి, కర్రి అప్పల నరసమ్మ, లంక సింహాచలం కుటుంబాలతో తాటాకిళ్లలో జీవిస్తున్నారు. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించి ఐదు ఇళ్లకూ మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఇళ్లలో నిద్రిస్తున్నవారు ఒక్కసారిగా ఆందోళన చెంది పిల్లలతో సహా బయటకు వచ్చేశారు. ఏలాంటి ప్రాణనష్టం జరగలేదు. సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రమాదానికి కారణాలు తెలియలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా బాధితులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించి అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాకినాడ రెడ్ క్రాస్‌సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. స్థానిక టీడీపీ నేత పెండెం అప్పన్న భోజనం, మాజీ సర్పంచ్ ఆరిమిల్లి సత్యభారతి ఒక్కో కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సాయం అందించారు.

### పలు చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్



చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

**తుని:** రైళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. జీఆర్పీ ఎస్పీ రాహేల్ దేవ్ సింగ్ ఆదేశాల మేరకు ఆదివారం తుని ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా తుని రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించగా అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన నరాలశెట్టి జ్యోతి దుర్గాప్రసాద్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించారు. నిందుతుడు వద్ద నాలుగు కేసుల్లో 42 గ్రాములు బంగారు అభరణాలు, రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

# వైభవంగా శ్రీనివాస కల్యాణం



శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్న పండితులు



గోదావరి జలాలతో స్వామివారిని అభిషేకిస్తున్న అర్చకులు

- ఘనంగా వాడపల్లి వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు
- కన్నుల పండువగా గజవాహన సేవ

**ఆత్రేయపురం:** కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం స్వామి వారికి కల్యాణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రాజాధిరాజ అలంకరణతో గజవాహనంపై ఊరేగించారు. స్వామి వారికి ఎమ్మెల్యే బండారు సత్యనందరావు దంపతులు, దేవాదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం చక్రధర్‌రావు దంపతులు పట్టు వస్త్రాలను అందించారు. ఉదయం స్వామివారికి తీర్థ బిందెతో గోదావరి జలాలను తీసుకువచ్చి సుప్రభాత సేవ, అభిషేకాలు, నిత్య హోమాలు చేశారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. వైఖానస యువబ్రహ్మ ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో పూజలు, సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, విశేషార్చన, పంచామృత మంటపారాధన, మహస్నపనం, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, శ్రీనివాసకల్యాణం, నీరాజన మంత్రపుష్పం, స్వస్తివచనం, ప్రధానహోమాలు, విశేష అర్చన, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

**గజవాహన సేవ విశిష్టత**

శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లు భక్తులు కూడా నిరంతరం వేంకటపతిని హృదయంలో ఉంచి శరణాగతి పొందాలని ఈ వాహనోత్సవ సేవలో అంతర్యం. ఈ వాహన సేవ దర్శనంతో కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. సోమవారం స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహించనున్నట్టు అధికారులు తెలపారు.

### బాలబాలాజీ స్వామికి తిరుమంజన సేవ



బాల బాలాజీ స్వామికి తిరుమంజన సేవ చేస్తున్న అర్చకులు

**మామిడికుదురు:** మనసా వాచా, కర్మణా జరిగే దోషాలకు పరిహారంగా చేపట్టిన పవిత్రోత్సవాలు అప్పనపల్లి బాల బాలాజీ స్వామి క్షేత్రంలో ఆదివారం ఘనంగా జరిగాయి. చతుస్థానార్చనలతో ప్రారంభమైన పవిత్రోత్సవాల్లో అగ్ని ప్రతిష్ఠాపన, పవిత్రారోహణ పూజ లను శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామితో పాటు పద్మావతి దేవి, ఆండాళ్‌తాయార్ అమ్మవార్లకు 27 కలశాలతో పంచామృతాలు, సుగంధ ద్రవ్యం, 11 రకాల ఫల రసాలు, ఉద్గ జలాలతో తిరుమంజన సేవ నిర్వహించారు. ఈఓ ఎం.సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి శిష్య బృందం గుడివాడకు చెందిన చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను వైభవంగా జరిపించారు.

# రత్నగిరికి రెండు బస్సులు

- ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ
- రూ.80.6 లక్షలతో కొనుగోలు
- అన్నవరం రైల్వే స్టేషన్, కాంప్లెక్స్‌ల నుంచి కొండపైకి తిరిగేలా ఏర్పాట్లు



రత్నగిరిపై దేవస్థానం బస్సును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభ, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ రామచంద్రమోహన్ తదితరులు

**అన్నవరం:** సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం అధికారులు రెండు కొత్త బస్సులను ఆదివారం ప్రారంభించారు. రత్నగిరిపై జరిగిన కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఈ బస్సులకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.రామచంద్రమోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బస్సుల వలన అన్నవరం రైల్వేస్టేషన్, బస్టాండ్ నుంచి సత్యదేవుని ఆలయానికి రాకపోకలు సాగించే భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఈఓ రామచంద్ర మోహన్ తెలిపారు. గత జూలై నెలలో రూ.57 లక్షలతో అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన రెండు బస్సు చాసిస్‌లను కొనుగోలు చేశారు. వాటిని అదే నెలలో నందిగామలోని బాడీ బిల్డింగ్ సెంటర్‌కు తరలించి ఒక్కో బస్సులో 40 ప్లస్ వన్ సీటింగ్ సామర్థ్యంతో బాడీ బిల్డింగ్ చేయించారు. బాడీ బిల్డింగ్‌కు సుమారు రూ.23.6 లక్షలు ఖర్చు చేశారు. ఈ బస్సుల చాసిస్ కొనుగోలు, బాడీబిల్డింగ్‌కు మొత్తం రూ.80.6 లక్షలు వ్యయమైందని ఈఓ వివరించారు.



# తాళం వేసిన ఇళ్లలో చోరీ

- 425 గ్రాముల వెండి వస్తువుల చోరీ
- కేసు నమోదు చేసిన పోలీసులు



నరేంద్రపురంలో చోరీ ఘటనపై వివరాలు సేకరిస్తున్న పోలీసులు

**పి.గన్నవరం:** మండలంలోని నరేంద్రపురం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేశారు. ఒక ఇంటి తాళాలు పగులగొట్టి 425 గ్రాముల వెండి వస్తువులను అపహరించుకుపోయారు. మరొక ఇంటిని పగుల గొట్టి సామాన్లను చిందరవందర చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నరేంద్రపురం గ్రామానికి చెందిన గరిమెళ్ల సీతారామశర్మ ఇటీవల హైదరాబాద్ వెళ్లారు. ఆయన ఉంటున్న ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గమనించి, ఆయన సోదరుడైన గరిమెళ్ళ వెంకట సూర్య సుబ్రహ్మణ్యానికి తెలిపారు. దీంతో ఆయన హైదరాబాద్‌లో ఉన్న శర్మకు సమాచారం అందించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బీరువాలో ఉంచిన 425 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించారు. ఈ మేరకు శర్మ సోదరుడు సుబ్రహ్మణ్యం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటిని ఎస్సై బి.శివకృష్ణ పరిశీలించారు. చోరీ జరిగిన ఇంటిని క్లూస్ టీమ్ సభ్యులు పరిశీలించి వేలి ముద్రలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివకృష్ణ వివరించారు.

**మరో ఇంటిలో..**

అదే గ్రామంలో నివశిస్తున్న అయ్యగారి సూర్యనారాయణ మూర్తి ఇటీవల విజయవాడలోని కుమారుని ఇంటికి వెళ్లారు. ఆయన ఇంటి తాళాలను కూడా శనివారం అర్ధరాత్రి దొంగలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించినట్టు స్థానికులు తెలిపారు. ఇంట్లోని రెండు బీరువాలను పగులగొట్టి, సామాన్లు చిందర వందరగా పడేసినట్టు స్థానికులు వివరించారు. సూర్యనారాయణ ఇంకా నరేంద్రపురానికి రాకపోవడంతో వివరాలు తెలియరాలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. అలాగే ఎస్.సూరిబాబు ఇంటి తాళాలను పగుల గొట్టేందుకు దొంగలు ప్రయత్నించి విఫలం అయ్యారని స్థానికులు తెలిపారు.



# యువకుడిపై పోక్సో కేసు



కేపీ మల్లవరంలో దర్యాప్తు చేస్తున్న డీఎస్పీ శ్రీహరిరాజు

**కోటనందూరు:** ప్రేమ పేరుతో బాలికను మోసగించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.రామకృష్ణ ఆదివారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని కేపీ మల్లవరం గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాపాక ప్రసాద్ ప్రేమ పేరుతో వంచించి మోసగించాడు. బాదితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు బాధితురాలి ఇంటికెళ్లి దర్యాప్తు చేసి వివరాలు సేకరించారు.

### సాయం సంధ్యకు సిందూరపు కోక



ప్రకృతి చిత్రాలను ఆస్వాదించాలంటే రెండు కళ్లెక్కడ సరిపోతాయి.. ఏ ఆవర్తనాలు ఎలా పరావర్తనమవుతాయో ఎవరు చెప్పగలరు.. సహజంగా పచ్చని పైర్లతో నిండిన నేల పచ్చని కోక కట్టినట్టు.. ఏ గోదారి పరవళ్లో గలగలా పారుతుంటే నీలాకాశపు కాంతి పడి నీలిరంగే లేతగానో.. ముదురుగానో కనపడడం సహజం. కానీ ఇక్కడ చిత్రం మరీ విచిత్రంగా సిందూర వర్ణపు ఆకాశపు కాంతి ఇక్కడి నీటిపై పరావర్తనం చెంది అదే రంగునలదుకుని ఎంత సుందరంగా కనిపిస్తోందో.. మనసుతో మరో కోణంలో చూస్తేనే ఈ దృశ్యానికి పులకించగలం. గోకవరం శివారున రాజుచెరువు సమీపంలో ఆదివారం సాయంత్రం సూర్యాస్తమయంలో సిందుర వర్ణపు కాంతుల్లో మెరిసిపోతున్న భూమ్యాకాశాలు ఎంత హృద్యంగా ఉన్నాయో కదా.

– గోకవరం

# సంఘ పరంగా నటులకు తోడ్పాటు




మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సినీనటుడు గౌతంరాజు

- సినీ నటుడు గౌతం రాజు
- మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ ఆవిష్కరణ

**బోట్‌క్లబ్:** నూతన నటులకు, కాకినాడలో ఉన్న నటులకు సంఘ పరంగా వివిధ సినిమాల్లో అవకాశాలు కల్పించడం కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభించామని సినీ నటుడు గౌతమ్ రాజు తెలిపారు. స్థానిక దంటు కళాక్షేత్రంలో ఆదివారం అసోసియేషన్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు కళలకు పుట్టినిల్లుగా ఉన్న కాకినాడలో అసోసియేషన్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాకినాడ కేంద్రంగా ఈ అసోసియేషన్ తన సేవలను అందిస్తుందన్నారు. సంఘ సభ్యులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కాకినాడలో పుట్టి పెరిగిన తనకు ఈ ప్రాంతంలో వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అసోసియేషన్ ప్రారంభించి, ఇక్కడ నటీనటులకు తన వంతు సహాయం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి అధ్యక్షుడు మార్ని జానకీరామచౌదరి, యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్ సెక్రటరీ ప్రభుదాసు, పలువురు నటీనటులు పాల్గొన్నారు.

### స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ అసోసియేషన్ ఎన్నిక

**బాలాజీచెరువు (కాకినాడ సిటీ):** ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏకగ్రీవంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ ఎం.రవికుమార్, సహాయ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఏవీ ఉమామహేశ్వరరావు, సీహెచ్ శ్రీనివాస్, ఎస్.నూకరాజు, కె.సత్య ఉమాదేవి ఎన్నికయారు. వీరితో పాటు ప్రధాన కార్యదర్శిగా టి.శ్రీనివాస్, కార్యదర్శులుగా జి.కామేశ్వరి, టి.రామ సత్యానందం, కేవీజీ కృష్ణరాజన్, ఆర్.సోమలమ్మ, మహిళా కార్యదర్శిగా శైలజ సుందరి, కోశాధికారిగా పి.దుర్గా మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు.